Copied From Mackenzie

Volume No. M. 9.

Copied by

G. Savitri
6-1-'63.

Compared by
N. Venkata Rao.
C. Rharma.

మెకంజీ సంపుటము

9

సంఖ్య	కైఫియతు	పుట
1	శెరుగడా	1
2	తర్లాం.	6
3	పల్లెకారులం యొక్క కైఫియతు	17

మహారాజశ్రీ కేప్టన్ కాలిన్ మకంజీ
దొ సర్వాయరు జనరల్ ధర్యాప్తి సము
ఖానను - - - - - -

శేరుగడా

శ్రీరామ సుందర సింగు జమీందారు తాలూకా శేరుగడా అనే
ఈ సలాములు చేసి వ్రాయించి దాఖలు చేసిన హకీకత్తు వగయిరా
పూర్వం యీ దేశములు బహుదుర్గారణ్య స్థలములుగా వుండి
సవరకిరాత ప్రాంతములు మొదలుకొని అనేక దుర్గారాజు చేతను
పాలింపబడుతూ వుండెను గనుక యీ ప్రాంతములయందు వన
మార్గ విహారిస్తూ సదరహి కోదు రాజులకు ప్రసన్నత కల్గివుం
డిన కోదురాజు యీదేశం పత్తుల ప్రసూతమైన క్షేత్రము
ని చేత పాలింపబడు చువెనవ్యాత్మ [illegible] పయిన వ్రాసిన
దేవతను వేడుకొంటూ వుండె వరకు చరిత్ర ప్రభావము గల శ్రీ
దుర్గాదేవి మొదలైన యొక్క స్వప్నమందు వచ్చి నావు
నీయొక్క సిద్ధి కావడానకు నా యొక్క యోగము వల్ల పొం
దిన కోవెల కట్టి కైంకర్య స్థానకు వైకెంరాజు కొమారుడు
రాగలడు అతనిద్వారా రాజును చేయండని ఆనతిచ్చి
అదృశ్యమాయెను — — —

తదనంతరం శ్రీ గోపాల బృందావనము ప్రదేశములు ఈ
సహాయుజయసింగ అనే రాజు దిగ్విజయార్థమై [illegible]
సమేతంగా వస్తూ వుండగా యీ చిత్రమైన సమాచార
సింగు అనే రాజు కొమారుడు వైకంఠ సమయమందు ల
[illegible] పత్రిక చేసిన సమయమునకు నిర్ణయించి
వదిలి [illegible] మహాగణం [illegible]

ఘనుడై పశ్చిమరకు ఉత్తమ మధ్యాపాసముడై యనందున ము౦
దుహేత్యంతర గభ్రితములు వున్నందున దుర్గాదేవి మృగయా
వినోదానకు ఉనుకూ౦పైన వరాహ స్వరూపముయు నేను
పించనందున వచ్చిన దానకు వెంట బడైన మాయవల్లను
దేహాత్మ మాబడకే తురగా రూఢుడై యేగి యడవిడిచే పశ్చి
మం యవనైకి పలుదూరాన ఫిరంగి యువంటి పాటు మందికెల
అనాకీడు పశ్చిము దెవి వచన బ్రహ్మ ప్రోత్సాహించినాడు సదర వి
పశ్చిమగిరికి పశ్చిమరకు మాయా స్వరూప మైన వరాహం
ఉద్యానము యనది — — —
తదనంతరం సదర హే మొఖకీ ఉనే కీడు సరదారుడు
యా సంగతిని తన వారి మోడ సహసింగు ప్రత్యక్షం
దిగ్గిరికి ఆదరించి కలిసిన తరమైన ఉదారి స్థలానకు రావ
దానకె యేమిహేతువ మారు యెవరు ఏని ఉడనందున
సహాచంద్ర సింగ తన వృత్తాంతమ చెప్పనందున కోడుస
రదారుడు తన మనస్సి ధైర్యానకు సంతోషించి ఉడుకి
వచ్చి కోటి అగ్రాము౦ఖి నివాసానకు గృహములు వేట్టి
పట్టాదానాదులు మొదలైన సాంప్రదా సవరించి రాజుని గా
చేసికొని సదర కిరాతులు యితని ఆజ్ఞ ప్రకారంగా
ప్రవర్తిస్తూ వుండిరి గనుక యీ సహా చంద్ర సింగు సదరు
లవల్లనుంచిన్న హరించి తెచ్చుకుంటు స్త్రీలను వివాహ
ముయు చేయుచు సహా ౧౪౪ సంవత్సరములు యేలుబడి కొన్ని సంవ
త్సరములు ప్రభుత్వం చేసినమీదట యితని కొమారుడు
శ్రీకృష్ణచంద్ర సింగు దేవ యితని కొమారుడు రాయసింగు
దేవ యితని కొమారుడు క్షత్రచంద్ర సింగు యితని

తన యొక్క పద్మనాభ సింగదేవ ప్రభృతులు వ్రాసిన
మాదపు తత్పుత్రుడైన బళ్ళయారు సింగదేవ ప్రభుత్వం
వహించి అగ్రహారములు చేయించి పచ్చెని గ్రామములు ఇచ్చెని
ఉప్పారం చేసెయు దేశములు నాల్గు భాగాలు చేసి బడ
గణ కైలుగడా ధారాపేట సుపుదా లేక నాల్గు గజాలు
యేర్పరచి పెద్ద కామారు ఉయిన దామ్మద సింగను బడ
గదాలను మరి మైన బార్యా కుమారుడైన ఘావంటకొండే
కామారుడు ఉయిన పాద్దు సింగను ధారాపోలేసు మరి మైన
బార్యాకు మారుడైన ఘావంటా మూడో కామారుడైన లోండాయ
సింగను గురుదాలేను పెంచి పైన వ్రాసిన బళ్ళయారు సింగ
దేవ కైలుగడా ప్రవేశించి రాజరికం చేస్తూ ఉండుటకు
లాంటి యాయాంకు రాజ్యగాప్తి పరిశరగ మంగళ ఖ్యాపక
కామార్త్తెను అరిగి ఆవాహాపై యామెయుండు పరశురాము
సింగదేవ లేక కామారు కృష్ణదేవ పాలు పాప ప్రభ లేక గ్రామం
తనపేరను బళ్ళయారు సింగ పురమునే గ్రామం యేర్పర
చి తనపేర శ్రీ కృష్ణాపురం అగ్రహారం చేసి పరశురాము
సింగదేవగారిని కైలుగడా లాయికి పట్టం కట్టి శా
లివాహనం ౧౫౬౦ శకం స్త౧౦౪౭ ఫసలీ లగాయతు
స్త౧౦౫౬ ఫసలీ వరకు ౯ సంవత్సరములు ప్రభుత్వం
చేసి స్వర్గస్తుడాయెను. సదరహీ రాజు వివరములలో
మొగలాయి వారు యీ దేశాలకు ప్రవేశించి
తెచ్చినారు గనుక యీ కైలుగడా లాయికి సాలాన
రు ౬౦౦౦ ఆరువేల రూపాయలు పేష్కసు
చెల్లించినారు ——

తదనంతరం ఫతేసింహ రామసింహ ప్రభుత్వానకు వచ్చి స్న
౧౦౫౬ ఫసలీలగాయతు స్న౧౦౮౮ ఫసలీ వరకు
౪౪ సంవత్సరములు అధికారం చేసెను. ఆతనికి కుమారు
డు రఘునాధసింహ అధికారానకు వచ్చి స్న౧౧౦౦ లగాయ
తు స్న౧౧౩౮ ఫసలీ వరకు ౪౦ సంవత్సరములు ప్రభుత్వం
చేసెను. ఆ రాజు బ్రాహ్మణులకు జగన్నాధపురమనే
అగ్రహారం చేసి ధారాగ్రహితం చేసినాడు. ఆయన పిమ్మట
ఆతని కుమారుడు కృపాసింధుసింహ ప్రభుత్వానకు వ
చ్చి తనపేరట కృపాసింధుపురమనే అగ్రహారం చేసి
తన భార్యఐన సువర్ణదేవి పట్టమహాదేవిపేరను సు
వర్ణదేవిపురమనే అగ్రహారమును చేసి వేద బ్రాహ్మణు
లకు ధారాగ్రహితం చేసి స్న౧౧౪౦ ఫసలీలగాయతు
స్న౧౧౫౩ ఫసలీ వరకు ౧౪ సంవత్సరములు ప్రభుత్వం
చేసెను ఆయన పిమ్మట ఆతనికి కుమారుడు రాధాచరణ
సింహదేవ అధికారం చేసి ౧౧౫౪ ఫసలీలగాయ
తు స్న౧౧౫౬ ఫసలీ వరకు ౩ సంవత్సరములు ప్రభుత్వం
చేసెను. ఆతని తమ్ముడు హరికృష్ణసింహదేవు
ప్రభుత్వానకు వచ్చి తనపేరట హరికృష్ణపురమనే
అగ్రహారమును తన భార్యఐన కమలాదేవి పట్ట
మహాదేవిపేరను కమలాదేవిపురమనే అగ్రహార
ములు బ్రాహ్మణులకు ఇచ్చి స్న౧౧౫౭ ఫసలీలగా
యతు స్న౧౧౮౮ ఫసలీ వరకు ౩౨ సంవత్సరములు
అధికారం చేసెను.
ఆ రాజు ప్రభుత్వం చేసిన దినములలో ఆంగ్లా

కోస్తాకు పోయిపోరి విజయ రామరాజుగారి తరఫున గాదె
రాయన్న పంతులు నవాబుగారితో తిరిగి అనేక వారితో మాట్లాడి
ఉయిన సనదు పట్టాయిమ్మని తమ్ముడు రామకృష్ణ
పట్టాయిమ్మనుటకై వ్రాసిన రాజుగారి పలుకుబడి
ఉద్ధవ కృష్ణ సింగు తన పేరను రామకృష్ణ వర్మ ఉగ్రవీరం
సొంతకై పొమ్మనుచు ఆజ్ఞాపించి పదవి కార్యకర్త
సింగు దత్తి గారికే ఉద్ధరుకొమార్తె ఉయినందున చేత
కమారుడైన గోపాలనాథ సింగు దేవి గారు తండ్రిగారితో
దైవచిత్తమైనది వివాహము కాలేదు రాజు ఉయినాడు
తదనంతరం పారికృష్ణ సింగు క్షేత్రమునకై ఉద్ధవ
సింగుగారు తండ్రి గారి వెనుక మందు సంగ్రహము చేసి
లొంగదా రుజువారు క్షేత్రం వహించి స
౧౭౦౬ సం॥ల వరకు ౧౫ సంవత్సరములు ప్రభుత్వం చే
సి రాయ బహద్దూరు మీర్జా రామసుందర సింగు రామచంద్ర
సింహ. ఉగ్రవైశ్య రామసుందర సింగు తండ్రి గతించిన
వరకు మూడు సంవత్సరముల పాటు వెంటనే ౧౭౦౨
సంవత్సరములు పైన దర్జా మహారాజుగారుగా ప్రభు
పరిపాలనము చేసి వారి పరంపరగా క్షేత్రములు నిర్వ
హించినారు.

౧౮౧౪ సంవత్సరం నవంబరునెల ౨౦ తేదీ భావనాము సం
వత్సర కార్తీక బ ౩ బుధవారం —

మహారాజశ్రీ చక్రవర్తి కాలేజి మునుముందు సరిహద్దుల
శ్రీ దొరగారి సముఖానికి —

వర్ణం

శ్రీ నారాయణగ మొకు హం వృందన దొప్ప జమీందారు లాయక్

తాలూక్ గ్రామంబు దాఖలు చేసిన అర్జీ దాస్తా —

పూర్వం ప్రభాకర మొకు ఆదిరాజుకు మొదటి నాగపుర

దేశం నుండి వేదగ్రం దేశానకు వచ్చి వేసుకే సింహాసనాసీనుడైన

కృపి వెంకట దెప్ప మహారాజు ఉంగారి సముద్రమందు కొంచం

బంగారు పరిపాలనైన యింతమున్న తత్ప్రదయన దివాకర

మొకు శాలివాహన ॥ ౧౩౩౭ శకంలగాయతు ౧౩౪౮ శకం

వరకు పదకుహారం రాణి ప్రతింపన యింతవుకే వెంట

దొప్ప మహారాజులుంగారి వరగ మంటు వారికి మొకు ఆయన

వారి శ్రీ పురుషోత్తమ దొప్ప మహారాజులుంగారు శ్రీ జగ

న్నాథ స్వామి వారి అనుగ్రహం వల్లను పరిశారం సింహా

సనానకు ఆరోహణుడయి పూర్వం పుత్రవదేశములు జయం

చి పశ్చిమ దక్షిణ దేశములయందు వుండబట్టు కొంచి కొం

పుల మొదలైన దేశములు యీవేరం జంలను జయించి

కెరళ యాయోధ్య వైష్ణవ మొహింపచెక్కె యిదల పైన

ప్రాసన దివాకర మొకు బలనేత్రులకు మృత్యు ఆలింపన యెరల

తకున్న ప్రవాసికి వుండునకు ఆరక్షి తత్ప్రమైన

పదా శివ మొకుసు వారి పరాదరి కి బంధు వారి తూడా

రమ్య నుమతి ఆజ్ఞాపించినందున మహారాజులుంగారు వెంట

మొహింపెక్కె కొంచి వత్తను లదాయిచేసి యిదల దివాకర

మొకు పైజు ఆగాడి సి నడిచి బహుయుద్ధం చేసి లదాయి

లి బలి పోయినాడు పురుషోత్తమ దెప్ప గజపతులుంగారు

కెత్య జయించి ఆదేశములు ఆక్రమించి రాజులను

జయించి వశీకృతులను చేసి విజయంతు వాంఛిత ఫలన

స్తంభములు సంస్థాపించి ౧౦౧౭ నవద్వీపానకు విజయం చేస్తూ
మధ్యలో దం మఠాలను కట్టించి వైష్ణవుల దాంపత్యమ
జులుములతో పరిపాలించి తాండవాడ గ్రామం ప్రవేశించి పరిని
(భా)న దివాంతర నుండి కొమాండూర ప్రాంతం నుండి తిరు
క్రమస్తమ తోంట రంజ విని మోంగ కొంరనాయుల యందు
నిర్భయులై ప్రవర్తనచేస్తూ ఆముష్మికం పరిపూర్తి చెందువాడై
గనుక ఆకాలంలో ఆచారాన్ని ప్రవర్తనం చేస్తు దక్షిణా
మంట చేసిన మహనీయులు వీరింది ప్రపంచ విష్ణు సంప్రదాయం బహు
ప్రకాశవంతం అయి వుండుగనుక తాండవాడ మొదలు
ప్రదేశం అన్ని వాళ్ళ వబంది తోంట గ్రామానికి
దేవుళ్ళు వైభవం చేసి పల్లెలు బస్తీ చేసు కొని ప్రస్తావిస్తూ
వుండే మని ఆశ్రయించి సంప్రదాయ వేదం మహిమ పాత్రులు
దేవతలకు దయచేసి కుంటాయతుంగాని పరాయించి
వాటికే మనుములకే సం౧౩-౯౧ ౫౦౦ వాణ్ణి
నమోవంది వినయం చుండా మహిమలై ఆంధ్ర
దేశం స్థావి బహుమానము దయచేసి పంచి సామగనుక
మహారాజులంతా ఆశ్రయించి శిరసావహించుకొని తాండవాడ
దగ్గర కొండవీటి పట్టం చుక్కాని రాజమహేంద్ర పట్టం చుకొని
విజయ పరిపాలనం చేసి నివాసం చేసి రాజ్య ప్రకారం
ప్రవర్తన చేస్తూ మాలకొత్త పేట దేవ గ్రామం దగ్గర గంగా
దేవి దేవీయుగల శక్తి వినయంచి గంగాసాగరం దేవ
దేవత తిరిగి పత్ర నామ పంచాం దేవ వద్ద బ్రాహ్మణ
పండా శాసనం దేవ ప్రకారం చేసి నాటి వారసం
౧౩౪౫ శతంలగా యిటు ౧౩౨౮ శతం వరకు ౧౬ సంవత్స

రములు ప్రభుత్వం చేసినారు —

౨ తదనంతరం యితని కొమారుడు విజయుడనే వారున్ను అధి
కారం వహించి [illegible] శాలివాహనం ౧౩
౨౫ శకం లగాయితు ౧౩౪౦ శకం వరకు ౧౫ సంవత్సరము
లు అధికారం చేసినారు ——

౩ యితని కొమారుడు చంద్రశేఖరనారు అధికారం
వహించి [illegible] ప్రాసిన [illegible] కొమారుడైన ప్ర
[illegible] మహారాజులుంగారు అగ్రహారం సం
[illegible] శాలివాహనం ౧౩౪౭ శకం లగాయితు
శాలివాహనం ౧౪౦౧ శకం వరకు ౧౩ సంవత్సరములు అధి
కారం చేసినారు — —

౪ యితని కొమారుడు వాసుదేవనారు శాలివాహనం
౧౪౦౨ శకం లగాయితు అధికారం వహించి ౧౪౧౬
శకం వరకు ౧౫ సంవత్సరములు అధికారం చేసెను

౫ యితని కొమారుడు నలకరినారు శాలివాహనం
౧౪౧౭ శకం లగాయితు అధికారం వహించి శాలివా
హనం ౧౪౨౮ శకం వరకు ౧౨ సంవత్సరములు అధికారం
చేసెను — —

౬ యితని కొమారుడు నాగనారు అధికారం వహించి
తనంతరిని గ్రామం అగ్రహారం చేసి మల్లుభట్రావు
[illegible] [illegible] కుంటుంబు ౧౪ వినియోగించి ద్వారా
ప్రహితం చేసి శాలివాహనం ౧౪౨౯ శకం లగాయితు
౧౪౫౦ శకం వరకు ౨౨ సంవత్సరములు అధికారం చేసినారు

౮ ఇతని కుమారుడు (రాజ)నారాయణ రాజ్యం చేయుచుండెను. శాలివాహనం ౧౪౬౬ శకం లగాయతు ౧౪౭౬ శకం వరకు ౧౧ సంవత్సరములు రాజ్యం చేసెను. [illegible] రాజ్యం చేస్తూ [illegible] ఇతని సైన్యములు [illegible] [illegible] సంవత్సరం [illegible] [illegible] మొక్కు [illegible] వల్లను ఇతని [illegible] [illegible] సంస్థాన మందిరము [illegible] [illegible] [illegible] [illegible] చేసినారు. [illegible] [illegible] చేసినారు.

౯ ఆతని కుమారుడు గోవిందరాజు రాజ్యం చేయుచుండెను. శాలివాహనం ౧౪౭౭ శకం లగాయతు ౧౪౮౦ శకం వరకు ౧౪ సంవత్సరములు రాజ్యం చేసెను.

౧౦ ఇతని కుమారుడు నరసింహరాజు రాజ్యం చేయుచుండెను. శాలివాహనం ౧౪౮౧ శకం లగాయతు ౧౫౦౩ శకం వరకు ౧౩ సంవత్సరములు రాజ్యం చేసెను. — —

౧౧ ఇతని కుమారుడైన వెంకటరాజు రాజ్యం చేయుచుండెను. [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] ౧౦౦౦ [illegible] [illegible]

వారు [illegible] పదవు ప్రకారం [illegible] బండి పాపులు చేసి
రాజ్యపాలనం ౧౫౦౪ శకం లగాయతు ౧౫౨౬ శకం వర
కు మొత్తం సంవత్సరములు [illegible] అధికారం చేసెను.
౧౧ యితని కొమారుడు [illegible] నాయుడు అధికారం వహించి
రాజ్యపాలనం ౧౫౨౭ శకం లగాయతు ౧౫౬౩ శకం
వరకు ౩౬ సంవత్సరములు అధికారం చేసెను.
౧౩ పిమ్మట యితని [illegible] నాయుడు అధికారం వహించి రా
జ్యపాలనం ౧౫౬౩ శకం లగాయతు ౧౫౭౭ శకం వరకు
౧౪ సంవత్సరములు అధికారం చేసెను.
౧౪ యితని కొమారుడు కృష్ణ నాయుడు అధికారం వహించి
మొగలాయి వారి ప్రభువుల [illegible] యితర జమీందార్లు
మాదిరిగానే మొహింసెల్లి [illegible] పేష్కసు
[illegible] పొందుచుండెను [illegible] సంపాదించెను [illegible]
కృష్ణ పురం అనే అగ్రహారం చేసి [illegible]
[illegible] పరంగా దానం [illegible] చేసి [illegible]
[illegible] మరియు [illegible] సాహెబు అనే వారు [illegible]
[illegible] అనే [illegible]
మొహింసెల్లి [illegible] తదనంతరం
[illegible]
[illegible] యందు [illegible]
ల యందు ప్రసిద్ధి రాజ్యపాలనం ౧౫౭౭ శకంలగా
యతు ౧౫౮౨ శకం వరకు ౫ సంవత్సరములు
అధికారం చేసినారు —
౧౫ పిమ్మట [illegible] నాయుడు [illegible] అధి

కాలం వహించి ప్రఖ్యాతి చెందిన శ్రీ పురుషోత్తమ క్షేత్ర
మందిర నిర్మాణం [illegible] తెలుగు శాసనా-
లో [illegible] కృష్ణా [illegible] మందు [illegible]
[illegible] ప్రతిష్ఠ చేసి [illegible]
[illegible] తెలిపే శాసనాలు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] శాసనాలు
ఉదాహరణం —
1 పూరీ జిల్లా — [illegible] క్షేత్రం —
శాసనాలు
1 కేశవాపురం } శ్రీ పురుషోత్తమ క్షేత్రం [illegible] శ్రీ [illegible]
[illegible] సమర్పించిన [illegible]
[illegible]
1 [illegible] — మరొక్క పురుషోత్తమ క్షేత్రమందు
[illegible] శ్రీ [illegible]
[illegible] ప్రతిష్ఠ చేసి
[illegible]
పై [illegible] గా
ఉన్నది.
ఇక్కడ [illegible] శాసనాలు [illegible]
[illegible]

౧౬౩౦ శకం వరకు ౩ — ముప్పై రెండు సంవత్సరములు రాజ్య
పరిపాలనచేసెను.

౧౬ యాచమనాయుడు ౩ తిమ్మనాయుడు వారి యందు రాజ్య
పరిపాలన చేయుచుండగా శ్రీ రాఘవేంద్రస్వామి వారికి
మంత్రోపదేశం (ప్రతిష్ఠ చేసి) వారిచే (శ్రీ) గ్రామం ఇచ్చినారు
విమతస్థులచేత హింసలు పొంది రాజ్య పాలించుచుండగా
యుద్ధము నవాబు వారి వల్ల విజయము పొందిన వారు రాజ్య
పరిపాలన చేయుచుండగా ముసల్మాను వారితో యుద్ధము
శ్రీ నాకు హితం పెద్ద క్షేత్రము చేసినందున అందరికి
కి మిత్రులైనట్టి నారాయణ దేవగారు అనేక ఆలయాలు
కట్టించిన శ్రీనివాసుల మీద వెళ్లి యుద్ధము తిరిగి
నారాయణ కోటను జయించి వెళ్లి యుద్ధము జేసిన నవాబు
మీద యుద్ధము చేసి పోరాటము చేసి నైజాము వారి వద్ద ఉండి
వారికి విడుదల చేసినారు అటు నంతరము యాచమనాయుడు
జగన్నాథ నారాయణ దేవగారు నవాబు వద్ద చేసినారు
గనుక వారి పేరుగా రామానుజ దాసుడని పిలుచుచున్నారు
యాచమనాయుడు ౧౬౩౦ శకం లగాయతు ౧౬౭౫
శకం వరకు నలుబది ఐదు సంవత్సరములు రాజ్యపాలన చేసినారు
౧౭ అటుతరువాత యాచమనాయుడు రామానాధ నాయుడు
రాజ్యపాలనం చేయుచు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అనేక
సేవలు చేసినారు శ్రీ పద్మావతి అమ్మవారి తరఫున దానము చేయుచూ
దేవాలయములకు గోపురములు కట్టించినారు మరియు
రాజ్యపాలన చేయుచుండగా నవాబు వద్ద తిరుగుబాటు
పేరుగా మూడు లక్షల వరహాలు తీసుకొని యుద్ధము వారి

వేసూ వుండియుడు (శ్రీన ౧౨౬౮ సంవత్సరంలో మళ్లీ
రాజన్న కేంపైగే వారు యువరాజు త్రి(కే) యింటి గండికోటస్తూ
మస్త్రరు కొటు స్వరయు తిరగాళ్ల భీష్మసేన కేంపటెరుగా ఎనక
యుంటిని తమకే ఉత్తను వచ్చి యుద్ధపురం మేసుకాం కొట్టివేసి
గండాం తేసుకొ చెసి ఉభికీ తరఫుల కుండీల మాదాఖలుకు
రు యుద్ధపరచి తో రుగడ సమాయింటు ఎనక యుంటె యుదుల
లాయాకై మదుత్తోలుకు సాలు ౧కి - రు ౨౪౦౦ ఎనకాయం
చినారు నమక పదరు ప్రకారం వృత్తి స్వయమ్మకు ఉక్కవరాలు
ఉమాన్యాలు.

ఉప్పవరం, రఘునాథపురం — రామస్వామి దేవాలయము
శ్రీ వీరకేశవ రెడ్డి మళ్లీ రాజయింగారికి
వెంకట నందన నామ సంవత్సరం తేదీ ౩ జనవరి
జన్మ తిథి - - - - -

ఉమ్మన్నం - ౧వ పేరి పాడు - రాయసాల సౌదేన్న గారు కేంపలో
సంపంటికి లను మడం చేస్తుంచి త్రైజగన్నాథ స్వా
మి వారి ప్రతిష్ఠ చేసి పత్రి, సాల తోపు రంగ
నాయకను పదరం స్వామి వారి భాగం నిమిత్తం
పదావళి నిమిత్తం మతం మహంతు దావరి
దాసు పరంగా యిచ్చినది —— ——

యుప్రకారం స్వస్తి వర ధర్మములు ప్రతిష్ఠించినారు వారు కాసం
౧౬౨౬ శతంలగా యతు ౧౬౭౩ శతం వరకు ౧ సం
వత్సరము అధికారం చేసినారు.

౧౮ తదనంతరం ఆయన కొమారుడు పురుషోత్తము
నారు మరిప్పండవను అధికారం వహించి తలంగ కోటలో

దేవాలయం చేసి రంగనాథ స్వాములకు సమర్పించి తూర్పున
భాగమందు కట్టించి శ్రీ జగన్నాథ స్వామి రాధాకాంత స్వామి
చైతన్య నిత్యానంద స్వాముల వారిని ప్రతిష్ఠచేసి యీ
స్వాములవారికి పూర్వం యివ్వబడ్డ [illegible] గాక తక్క
యిచ్చిన మాన్యాలు

౭౧౦౮౦౦ బ్రహ్మణాతము —
౧౨౫౦౦ అగ్రహారం —
౧౦౫౦౦ వరాసా.

౭౩౨౯౦౦ యినాములు యిప్పించి తన పేరున వల్లన
గ్రామంకు ఉత్తర భాగమందు పురుషోత్తపురం అనే గ్రామం
కట్టించి యీ గ్రామంకు తూర్పు భాగమందు స్నానాలకై
అనుగా పురుషోత్తమ సాగరం చెరువు త్రవ్వించి మరిన్ని
యిచ్చిన శాసనాలు —

౧ కేశవపురం — జగన్నాథ మహాపాత్రుడు వంశములు ౨ఋకే వీర
కేసరి దేవ మహారాజులుంగారు శాలివాహన శకం
శ్రీ శార్వరి నామ సంవత్సర కార్తిక శుద్ధ —
౧ నారాయణపురం - నగరం పల్లివెంకయ్య సరదారు మహా
రాజులుంగారు ౧౫౫ వెంకటాద్రి నామ
సంవత్సర మార్గశిర్ష ౧౫ ఆదివారం నాడు
లాంఛనపెట్టి మహాదేవాలయం ఇచ్చిన
నెమ్మం ౫౩

యీ క్షేత్రం చరిత్రలు యిచ్చినవి చారిత్రకం
౧౬౭౨ నుండి ౧౭౧౩ నుండి వరకు ౧౨
సంవత్సరములు క్షేత్రం నందు —

యువరాజు లకైతే మరి జనసామాన్య సాధారణ రైతులకు
మహారాజులుంగారి దర్శనము దొరకు తెలిసిరాకు ఒప్పు
కొని ఆ యువకామందారుల ను విశాలం చేయనారు.
గుమాస్తాల కామందు లయిన ప్రసాదంయనా సూరుపాలి వ్యవహ
దొరకు పైకి తగలకుండ మాత్రం ప్రత్యేకమందు తర్వాత
బాలురకు ఒక్కొక్కరం విధించి సాలు నాలుగు పద్దతి కొందు
లయిన కుంఫిణీ వారికైతే మాపులు జమాబందీ నిర్ణయించిన
ప్రకారం దాఖలు చేస్తూ జమాదారు చేస్తూ వుండే యెడల సన్
1818 ఫసలీ మహారాజశ్రీ శేరో ధర్మగారు సంస్థాన శ్రీ
స్తానికులు ఉను మొత్తం రైలు చేయు వస్తు దేవుడు వస్తు బాబూ
రావు నిర్ణయం సాయంత్రం తెలుగు రావు సాంబయ్య
విడతీసి తమ పరం చేసుకొని మహాయుద్ధం శాశ్వత
జమాబందీ లు నిర్ణయించే యెడల పెద్దలు పెద్దలు నుంచి
మాజమాదారు తాలూకా యొక్క తరువాత బాబూ కొంత సాలు
లకే పద్దతి హజార్ బాబులు కొంచెం కొంత కుంఫిణీ వారి చేయు
లు లగాయతు లో మొత్తం తెలుగు స్వరాష్ట్ర ధర్మగారి నన్ను
యింట చక్కె జమాబందీ రు 2500 యేడు వేల యేసారు
రూపాయలకు వ్రు.రు.3500 మిన తీసివేసి రు 8000
నాల్గు వేల రూపాయలు రావలసిన పాలుగతే జమాబం
ది నిర్ణయించి శాశ్వత పు తాలూకా యిచ్చి యించి వారు
గేసుకే తరువాత మొదలుకొని ప్రతిసంవత్సరం మున్ను పరకు
వారిన ప్రకారం జమాబందీ రూపాయలు తెలుగు ఉను ధర్మ
వారి హుజూరు దాఖలు చేసి ఒక్కొకరం చేస్తూ వున్న వారు
వేరు యిచ్చిన ప్రతివారలు ——

౧ నారాయణపురం — దేవబంధ్ర పండాల వారి వంతులు
పరమేశ్వర మహారాజులుంగారి సమస్త బిరుదావళి
బారా పెంకో ఆనగుండె రెండో పెంకో పరశరం ౭౫
మాఘ శుద్ధ ౫ లు —
౨ గోదావరి పురం — కేమంలలో నముక్తి వంతులు ౧౦ ఖ
ముకుందదేవ మహారాజులుగారి ౩ పెంకో
గౌత్రిణామ సంవత్సర చైత్ర శుద్ధ ౧౫ లు —
౩ సామకరాయపురం — గాడవర్తి కొండ్ర పాడ్రులు వంతులు
౪ పదవు రాజుగారి పెంకో శ్రీ సంవత్సర
చైత్ర శుద్ధ ౧౦ తేదీ —
౪ లోకనాథపురం — నాలుకొండు పండు పదవు మహారాజులుం
గారి ౩ పెంకో మంజం శుద్ధ ౯ లు తేదీ —
౫ హరిహరపురం — చంద్రశేఖర పండా ఉదయరాజు ౧౨ పెంకో
రక్తాక్షి సంవత్సర వైశాఖ ౨౫ ది మార్గశిర
శుద్ధ ౧౫ లు
౬ శివరాంపురం — శివప్రసన్న హనుమన్న పదరురాజు ౨౩
పెంకో భావ నామ సంవత్సర మాఘ శుద్ధ
౭ లు వంతులు ౨౩ —
యాత్రకారం ఆగ్రహారాలు శాలివాహనం ౧౭౧౩
శకంలగాయతు ౧౭౩౭ శకం వరకు ౨౪ యుక్తై
నాలుగు సంవత్సరములు నుంచి జమాబందీ చేస్తున్నారు.
౧౯౧౫ సంవత్సరం ఆగష్టు నెల
తేది యువ నామ సంవత్సర
శ్రావణ బ౫ శుక్రవారం

పట్టిసీమలం బొమ్మలు కై పియున్నవి.

శ్రీమత్సదాశివుని ఆజ్ఞా వశంబున ప్రకాశించుచున్న క్షేత్ర
త్రేతా ద్వాపర యుగంబుల మొదలు నేటి వరకు పలువురు
గంబున పవిత్రమొనరించు రాజులు కొందరు చరిత్ర
మైన సూర్యవంశంబున సమస్త మేదినీ మండలాఖండల
ప్రచండ ప్రతాప మార్తాండ ప్రఖ్యాత భుజబల వీర గర్వ
ధరార్క చంద్ర కీర్తి సంతతి విహార గృహాలయ
మాన మండలేశ్వర మండలనికి ఉదయించె
సుప్రసిద్ధ వంశాంకుర నిర్మల చరిత్ర
బున శ్రీ రామచంద్ర వీర విక్రమ సామ్రాజ్య
లంబన మండలంబున విక్రమార్క సింహాసనంబున
సింహాసనారూఢుండై చతుస్సముద్ర పర్యంతంబైన ధాత్రి
ఏలు యుండెనని తంత్రముల మహాత్మ్యములు
లనుచు ప్రబంధ బొమ్మలు తన వంశ వర్ణనలైన
లన యుల పెలికి చింతా క్రాంతుండై వింతల రాజు.
చి వారి యందున శ్రీ రామబ్రహ్మరంబునని చెప్పక
కిరణి యున్నట్టి శ్రీమన్మహాదేవునిం దుర్గ్వే పంబునేయు
చున్న సంతతి కోల కేంద్ర బంధు పార్వతీ సమేతంబుగా
ప్రత్యక్షమై అష్టైశ్వర్యంబుల నొసంగి దేవాదేవర
యను శ్రీ హరంబున సర్వంబును సంగ్రహించై యున్నయది
ప్రత్యక్షమైన యుండు బొమ్మల యడుగుదు. అట్లు
శ్రీ సంగతి నాస్తి ఏమన్నది ప్రసంగము లనిన బదులు
న్నది గానవ యుంతి సన్న పరమలాభంబె మి యున్నది
అప్పర మైనవారుండు ఏమి హిందూ స్థలం గనుంగొని

నొప్పికలిగిన కొంత ప్రలంబక సాంప్రదాయమున నాస్తులేరి
అయింది నిత్యాయము సాకు పరిచర్యలై అయిన ముద్రిత్రం
పారవశ్యాయిన అయినట్టుది. అనేకదండంబు నా
కేంగ మాయింద మొదటు సాకెను సాక్షి విదైదంచింత
అయితే మా పెమ్మని అనికి అనాకేరింబులు అనా
వృత్తాంతం బంత అయి వినిపించి నొప్పి సాకు బహు
కాలంబు చేశారదలు చేసిరి. దర విచిత్ర మహావ
మ హాపాలు నకేతన యుండవై ప్రకేల ధాత్రి వలయం
బు నుదేలు మ సాయుండున ఛత్రి యామరకున్న తుద
ను సాకు మోక్షంబు లచ్చసించుచని యానట యిచ్చిన
సర్వంద్ర ధరుని శాసనంబు సిరంబున ధరియించి నంత బాలు
కాలుండైన యుతని ద్రుపద వరులు గాందరు గొనిచని వర
విచిత్ర మహాచిడ చూపాలుని కొండ పొక్షరదత్యుండైన మహా
రుండు యుతండు. యుత నిని పి ఉన్నప్పు మహాదేవులకు వి
ష్ణున్న నష్ట నుజ వల్లభుండును నంతః పురంబున కేం
జని తనదేవులం బిలిచి యుతడు సదాశివ మాంకట
లక్ష్మి పొందైన కామారుండు మనకు లభియించె నని
యిచ్చిన వారును నానందభరితులైరి. ఉచనంతండు
పెరికాలచాటుండను నామంబు వహించి పద్యమంత్రం
బాడు చూసిన నేమల బంధువి తెరంగున నంతనంతకు
తేజంబు వృద్ధిం బొంది అనుపన ప్రాదుర్భావమహిం
చి యున్న ఉండుడు ఆ వెర విచిత్ర మహాభూపుండు ఉదార
తి మహ యాత్ర రాజు తన యుద్యానవేళయందు
కేన్నికొరతృయమును విహారంబులకై యునంత

రాయున నతని నిజ రాజ్యంబునకు పట్టాభిషేకం బొనరించి
ఖ్యాతిసమేతుండై తత్పరిపాలనంబునకేగి నంత నాతనికెల్ల
చిట్టడు హరిశ్చంద్రుని యంత సత్య వాక్యంబున
కార్తవీర్యార్జునుని యంత శౌర్యంబున నలుని యంత
సౌందర్యంబున బృహస్పతి యంత వాక్చాతుర్యంబున
పరశురాముని యంత పరాక్రమం పరిపాలనంబున శ్రీ
రామచంద్రుని యంత శరణాగత రక్షణంబున, స
ముద్రుని యంత అక్షయము, శిబి చక్రవర్తి యంత వితర
ణంబున మేరువంత ధైర్యంబున సముద్రుని యంత
గాంభీర్యంబున చంద్రుని యంత కాంతము, సూ
ర్యుని యంత తేజంబున. కుబేరుని యంత నిధియుం
గలిగి చతురంగసేనా పరివృతుండై దిగ్విజయంబు చేసి
సమస్త దేశాల రాజుల పరిగాంచుల వద్దంబుగా కప్పము
లంబు గొని సింహాసనము కొని మేరువ పరియంతంబు
జయస్తంభంబుగా నిలిపి ధర్మ మహా పురాణంబులనే
యు సింహాసనంబుల మీద యుండి సమస్త రాజ్యంబులనేక
క్షేత్రంబులగను లెక్కించి పురంబున నుండి రామేశ్వరం
యుంతయును పుణ్యతీర్థముల సందర్శించి క్షేత్రములు ని
లువంటి ఖ్యాతింబు భూమి రక్షకులు ప్రతిష్ఠింపబడిన సువ
ర్ణకలశంబులతో దేవతల సందర్శించి యూరిధర్మ
యుత సేతుబంధ రామేశ్వరునకు వచ్చినంబు చేయు
నిశ్చయ పూజా దురంధరుండైన యుతని యంటు సదా
శివుండు సమయములో కూడ శ్రీ కృష్ణ ప్రత్యక్షంబున
వచ్చి యున్నారు మహిమైన వేదంబునకు సాయు

క్షేత్రములైనట్టి నాసికాత్ర్యంబకములచే నిత్యపూజలందుచు విలసిల్లు
ములను ముప్పదియారు గోష్పదములకు కేటగ వెలసెం పవిత్రం
తీర్థములు దేవాలయములకు పండ్రెండు మారులు నిత్యోత్సవ
ప్రత్యక్షమైన పెక్కి నదీతీరములయందు. నానావిధ పరమేశ్వ
రుండెట్టి ధర్మదేవత సాక్షాత్కారములు ప్రసాద ప్రత్య
క్షమయియున్న శ్రీ మహర్షి నానా మునిపుంగవుల వారిని వి
హితకార్యములు చేయుటకు పవిత్రమైన నదులను నెల
కొలుపు పుంజక్షేత్రము ప్రాదుర్భావమునకు కారణమైన బా
హ్యాంతర విశేష తీర్థములనంజని కొండవే నదీతీరములను
మొదలు నది వృక్షములు నదీ తీరముల్లో వివిధ తీర
ముల వచ్చిన పెద్దలు వారి మహిమలు చూపించు
పుణ్య నదియని యరిగిన వారలు నిర్దేశించి పవిత్రం
తీరములనుండి జనుల దివ్యములు నిత్యము లుగా
బాహ్య కారణమే ప్రవహించిన గోదావరి మహానది తాల్లి
ఇట్లు ప్రవహిన తీరములను నిత్య తీర్థము మునుగుటకు ప్రముఖ
మైన యవిదే మా పూజలు తీర్థములు పరిశీ ఉత్కృష్ట పదము
లుగాంచి రమ్య తీర్థములకు మహిమ పవిత్రతను
ములు పవిత్రములుగా ప్రసిద్ధం పైయున్నవని వి
శ్రీరామ పవిత్రపాదములు పవిత్రమైన బాల్లి
శ్రీరామచంద్రుడు ప్రముఖంబునకు కేట్టిది తలి
కి పరార్థంబుగా వనవాసకాలంబున గోదావరి తీరము
ప్రముఖ జనస్థానముగా గోదావరి గట్టున నుండిన
దేవనదిగా గౌతమి పేరు గాంచినది ఆంధ్ర, వంగ,
న, వంగ, కళింగ, అవంతి, పుళింద, కేరళ, కేరళేం

మరికొంద ఘూర్జర, మహారాష్ట్ర, బంగ, మాళవ, మళయా
ళ, మత్స్య, నేపాళ, గాంధార, పాంచాల, కాంభోజ, విదర్భ, వరా
ట, కేరళ, ఆంధ్ర, దశార్ణ, పరదేశ, మగధ, కోసల, కళిం
గ, కొంకణ, సింధు, దేశములనేలిన రాజులు వారి
మంత్రులు పరివారములు మొదలగు సకలజనం
బులతో నాపాద ప్రదేశములందు ఆసనస్థులై
తెండని ఏ మొగిరించిన వారును నాస్త్రములందున సే
వాకాంక్షులైరి అచట ఆ రాజులను పరిజనములును
వారి శిరస్సులు నేల తాకుట తప్పలు ధరియం
చి తమతమ దేశములందు కొలువై
తప్పు చున్న దేవులు కొందరు మిగిలిన దేశములనుం
చి వచ్చిన సంఘములు చూచి వేంచేసిన దేవులు
శ్రీవారి సంపన్నులైన దివ్య ప్రాయము నొసంగ శ్రద్ధ
ప్రకాశనం చూచి ఆశ్చర్యపడి తాను చాల కష్ట
కాలపు కష్టములు వచ్చిన విడువక మరియు పి
లిచిన యేమి వృద్ధులని సేవించు సద్భావంబులు
తోడు ఆదరించగానే నిత్య శ్రీవారి సన్నిధి మాత్రం
బు వేడుకొని తొంగి చూచుచున్న యుద్ధపిచ్చి
చేతులు గాదని విడువక మరియు రాజపుత్రులు పిల్లం
దరిని వారింపక సేవించు దొరలైన యా
స్థలమునందు ప్రశ్నల మనుష్య వేషము వచ్చినట్లు
యేమని పట్టు విడువక చెప్పిన పరికించగా వది
యుం చంద్రకాంతములుంగల శిరమున తప్పదరియం
చి మోయుచున్న వినిపించి దేశము చూపి సర్వజ్ఞ

[illegible]

[illegible]

ఇప్పుడు కరికాల చక్రవర్తి పరిపాలకుల వలన విని తన
చతురంగ బలములు సన్నద్ధ పరచి రాజ్యములం జేసి ఆయా
బల పరాక్రమ సంపన్నులై మీరయుచరి సముద్ర మధ్యమున
మున్న ద్వీపాంతరములు కరిగి ఖండించి తెంపిన వారల
సముద్రంబులం మునంగునట్లు చేసి వర్తక శక్తి జయము పొ
ను మూర్ఖులను వాయువేగ వేగముల గాని యానపు వంతెన
లకు సాధ్యము గాదని ఇమ్మడి రాజు తమ్ముడు తన క్రింద
ర్ణ యుద్ధములకు అతని మాను ష హేతువు సంపన్నులై గలిగి
దినిదీవి బ్రహ్మాండము సంభూతి యొక్క మునిసంతతి
జరుగుచు ఆసాధారణ విశేష సంపన్నులయుండి
ఆనవమాను సంపత్తి కీర్తి ప్రదుడైన దూరాన్వయ మహా మునివా
సంయున దంతుడైన సాగర జలంబులన్నియు ఆపోశన
సాధకంబులు గానిలిచి స్వకీయ ప్రతాపములు విడిచి పరి
మున్న పట్టి యుక్తులను కావేరి తీరంబునను వుండి కాల యు
క్తులను బట్టుకుని పెద్దలయనేకుల యుక్తులను బలిపించి
ధరిత్రియను యానపాత్రము సాధ్యమైనదని నిశ్చయించి
పైన కొందలఖ్యా గాయ మొదలు గాగల బహుమాన యోగ్యత వస్తు
వులిచ్చి యానపాత్రము సాధితము చేసిన మారు నావికు ప్ర
శస్తి చెప్పిన బిరుదములు వహించి స్వర్ణతేజమున బహు
కాలము కీర్తి వహించగల దని ఆజ్ఞయిచ్చి పంపిన వారు
ను సముద్రమువారి చమత్కృతి ఖల్లాంబుని యానపాత్ర సాధన
కులంబు వచ్చినట్టి ప్రభుత్వకాలము కాలమందని తెలి
యుక్త ఉత్తరాత్రి సమయంబు సంగతుల వినుచుండ వల
ని పంపిన వారలంబు వచ్చి యుక్తుల తరువాత కాలము

ప్రతిదిన నాట్యలయమునందున మాంగళ్యముగానైనను కొంతద
దళ చేసాకుండుచుండి బాల్లి ప్రశాంతం ప్రతి కొంతదన
శ్రీ పవిత్ర పరాకవములు నొంది పెట్టుబడి ప్రస్తుతమునకు 600
కోల హోనంబైన యన్నపాదేవి గది ఉమవల్లులు నిదన నల్లని
వారలకు నాన్ కాచరణా పానభరణము లక్షి నరికెరయు
తెకయుండ కిఃయుంబ చని యాలంకేశ్వరుని యుండువెం
యున్న దయాదేల క్ష్మి నివేదనము బాటు కార్యంబును
త్రయమున మయుని బలంబున వ్రదపటాంబరములతో ప్రాల
చందంబు నొంది యాకుకొనుక వరాంబముల నన్ను నెంచి మ
నలినెవ్వరు పోషించుము పోవి నవారల నిమిత్తపు దేశం
బున ఆశ్రిత వారలు కొండ్కము పోవి ప్రేమయున యుంత
ఏ వల్లకొనకొండుకుత్తిమ్మ సన్నిధానంబున కొంచెము సొమ్ములను
డగ్రామములు పోసి, తల్లి పరంజ్యోతి స్వరూపిణి, మాకు భ
క్తులకు కిరణము ప్రకటించి తెన్నులు కార్యముల సాధ్యము ప్రత్య
నిమిత్తము కిరణముల ప్రకటించి సమర్పించెదము. మా
గ్రహములకే లోపములకు మహోత్సవంబుల నొందు దివ్యగంధ
కేసరి కుంకుమ భూషణముల పట్టాంబరముల వెలల
గల వస్త్రముల సకల సమర్పణము పోసి యిష్టదేవతా
నిమ్మ ప్రకాశ మంచి గల వారలైన శ్రీపరమేశ్వరి ప్రసన్నం
బై సముద్రము మాకు దుర్లభము నేనెంతో తల్లి తనై మా
కు మార్గము చూపెదనను కట్టముపోసి వారి ముందర
నిల్చి తరంగముల వలెను మార్గము చూపి నాదరియం బ
డి సముద్రము దాటి ప్రముందర నిల్చియుండి దారిని చూ
పు కరికాలు చొడవర్ష సత్య్రథ కర్తలు తపని పత్రి

మూర్తిత్రయుండై యున్నని యూపివ్వలు మెరు శాత్రజు ప్ర
హాహంబైన సరిదాంట వట్టిగాజు స్తంభంబు మేడ మెరుగులవే
వలిగాననే యున్న ఆవల్లిచ్చ గంటు కాంపూ త్రై కృగళ్ళత యూ
పంబు మాని యనేకవిధ నిజాకారంబున ప్రత్యక్షంబై విలాసిన
శ్రీనైత్రికై ఫణిప్పంచింబు మిగిలిన యేకు కుమరకత్తెంబు
బడనిచ్చిన మృత్తికాసోపానంబులు గానిచ్చిన యోగారాజు సం
ఘంబున ఉరసాన యమృతోద్ధరి యంబి భాగవత
వహించు నాయంతైన ఆమేర యనేకువేళ భక్తులాలు భ
పంబు బహు విధంబులైన ఆయుధంబులు ధరియించి యు
ద్ధసన్నద్ధులై వచ్చిన యప్పుడు పరంజ్యోతి పాదంబులు
చిత్రంబు లతులంబు మైనల్వల వారల బహు ప్రకారంబుల
విరళింబు ఆమేడ మెరిగు భక్తులను వచ్చి శరంబు వొందిం
పంచారై వేళ యరుగతి నిక్కింత పంటపంబు మంటి ఉద్యం
బు వచ్చి ఉన్నారాం మూకునే వెల్లలు ఏఅదానంబు కన్న
ఉత్కృష్ట దానంబు లేని అనేకంబు లేవేదు గావున నాకు ఏఅదానంబు
దయచేయుండని ఉంజలిచేసి ప్రార్థించిన ఆ మెరుగు నను
భక్తులని శరంబుదేమని మారాజు అప్పణ ఇచ్చినాడు ఆతని
ఆజ్ఞతోప్పు ఏ కార్యంబు గాదని ఉక్షని యుండని శరంబు
నను ప్రీతి విధిగా సువర్ణమయమైన శరంబు దెచ్చి యిచ్చె
ఆ శరంబు మారాజు ననుగ్రహంబు వచ్చిన యప్పుడు ఏది
నే నా నా ఏఅ ప్రర్తి వలెనమంబుచే కాంపూ క్షేత్రమున ప్ర
హంబున ను పలుకే గలదని విజయపూర్వకంబుగా చెప్పి
నైత్రిని సమస్త లోకాలు తేవ యేసుకు శరంబులు వొందించు
ప్రమ పిరింబచిన వాటితే మేరకు ఉనఫలి శరంబులు

శ్రీంఢించినప్పుడు సకు శిరంబులు (ప్రాణంబులు దయనోని
యిరుగా పసు(దం బు దాటించి మా నాకు పకల కార్యం
బులకు కేనంప చేయుంబుగా గరి కొలంచాడ మండలంబున
కెల్లా ఫుర మ్మనై కెల్లాపురంబున నాకాంచకై నాశప్ట
నంబున లెన్నపూరన విశాలాక్షి నినై కెంచిపురంబున కా
మాక్షమ్మనై యేనే శిలానగరంబున కెల్లా కినై చంద్రపురంబున
చంద్ర మ్మనై యం(డ కెలం(ది యుండు తెనకె భగనానై (శ్రీ
శైలంబున యుండు గిరిజ మ్మనై పేటకంబున ఆగవమ్మ
నై మాకు యిష్టదేవతనై మా మనోరథంబులు ఫలితం
బులు శౌ యగల వానననికెన్నదయ యిచ్చు ఆదిని ఆశ్రేనక
శిరంబు గిని కచ్చు చ(త్ర) వర్తి పమున్యంబున నడ భల్లాణు
శిరంబు దెచ్చి ఆమని నిన్నవించి వెళ్ళ నేర వలచిన బలరాజు పవు
ప్రెరేపరాజుల దానుకు సభా ప్రాంతరంబున నాశ్రీ మన్ని
ఆశిరంబు చూచి భల్లాణుడా యేని దిలిచిన హేమాదుని
లెతిధ్వని యిచ్చి లెప్పుడుకరంచాల చాడ చ(త్ర)వర్తి వద్దె
యేతుకున్నలైకేల యేతకున్న రెడ్డి యేపురం బూరు
మెచ్చునందుల మన్నమంటి పంబున వ(జ్ర) సింహాసనా శ్రీ
మలంబైని చేడరాజస్వామి పనాబాణి భల్లాణ రాయని
శరీరమందున ధనుపుల శ్రీ (శ్రీ) పరి(త)పొన్నావ్యనాయ దొ
లేకని (శ్రీ) పాంచ పర్వతాదికుల మన్నవి మొదలుగా గల
యన (ప్రా)ర్థితంబులైన చరుడు యాపంనె నేటి నుంచి మిరు
నాకు (శ్రీ) యుతనే యులుగా తన చాడ మేమారులంచి భూ
మితెంబున నాకలు మిమ్మున చాలు మాన పురసరం
బున (శ్రీ)పతి వాయగల వాకని యానలిచ్చి ప్రతిర

[illegible]

ల శ్రీ యు స్తులు లక్షాంచు యుత అగమ బకుడు ప్రత్యు
క్ష శుంగళ మహా శ్రీ శ్రీ శ్రీం క్లై యును —
హా శా రా మేశ్వరం పరియంత శ కాటున్ని కెట్టిక్కి ల
లేని కొట్టు దబ్బుం తాంబూలం పేద శంగవారికి యిస్తేను
ప్రాతినిష్య్మం తల్లం నడుమనం ప్రమాణం శ్రీ శ్రీం
క్లై యును-

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

వర-౪. కెట్టుం

పాపనం కెట్టుం మయిద రూక
బట్టకెట్టుం మయిద రూక —
పసుపు కెట్టుం మయిద రూక
పెద్దరి చెయ్యి పంగానికి యాత్రకు స్నానికి కాలు యిచ్చి
నామా క్షేత్ర పోతన పద్ధతి

శ్రీ మోదూర నామ సంవత్సర
ఫాల్గుణ బ ౧౪ ఆదివారం
ది ౧౭. మార్చి ౧౯౨౦ సంవ
త్సరం

మల్లయ్య వ్రాలు